ముగిసిన షిర్డీ సాయి జయంత్యుత్సవాలు



పూజలు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి

రాంగోపాల్‌పేట్: రెజిమెంటల్‌బజార్‌లోని శ్రీ బాలగణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన షిర్డీ సాయిబాబా జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలను నిర్వాహకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గోపాలపురం ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు నందికంటి రవి, జ్ఞానేశ్వర్, సతీష్, శేఖర్‌లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

సివిల్ ర్యాంకర్‌కు సన్మానం



సివిల్ ర్యాంకర్ నరేంద్ర పటేల్‌ను సన్మానిస్తున్న ప్రిన్సిపల్

ఉస్మానియా యూనివర్సిటీ: సివిల్స్ ఫలితాల్లో 545వ ర్యాంక్ సాధించిన ఓయూ విద్యార్థి చిట్టిపులి నరేంద్ర పటేల్‌ను శుక్రవారం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొ.అర్జున్‌రావు ఘనంగా సన్మానించారు. నరేంద్ర పటేల్ ఆర్ట్స్ కాలేజీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎంఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి



మారేడుపల్లి మండల కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న తల్లుల సంఘం ప్రతినిధులు

అడ్డగుట్ట: భువనగిరి గురుకుల హాస్టల్‌లో కలుషిత అహారం తిని మరణించిన ప్రశాంత్ అనే విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని తల్లుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం మారేడుపల్లి మండల కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తల్లుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రశాంత్ విషయంలో గురుకుల పాఠశాల సిబ్బంది ప్రవర్తించిన తీరునూ పోలీసుల దౌర్జాన్యాన్ని తీవ్రంగా ఖండించారు. వారిని విధుల్లో నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి, మండల కన్వీనర్ జమున,రామలీల పాల్గొన్నారు.

ఓయూలో ప్రొ. కంచ ఐలయ్యకు సన్మానం



ప్రొ.కంచ ఐలయ్యను సన్మానిస్తున్న వీసీ

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో విశ్రాంత అధ్యాపకులు ప్రొ.కంచ ఐలయ్యను వీసీ ప్రొ.రవీందర్ ఘనంగా సన్మానించారు. శుక్రవారం పూలే అంబేద్కర్ సమగ్ర పరిశోధన సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి జరిగింది. కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొ.చల్లమల్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ప్రొ.కంచ ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ప్రొ.కంచ ఐలయ్యకు సన్మానం జరిగింది.

గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు



గంజాయి తరలిస్తున్న యువకుడిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు

సనత్‌నగర్: గుట్టుచప్పుడు కాకుండా బైక్‌పై గంజాయి తరలిస్తున్న యువకుడిని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జగన్ మోహన రెడ్డి తెలిపిన మేరకు.. గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదురుగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్‌కు చెందిన మహ్మద్ గౌస్ పాషా హోండా యాక్టివాపై వస్తుండగా పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 2.510 కిలోల డ్రై గంజాయితో పాటు రూ.76,400 సేల్ ప్రొసీడ్స్ బయటపడ్డాయి. దీంతో గంజాయి, హోండా యాక్టివా బైక్‌ను స్వాధీనం చేసుకుని మహ్మద్ గౌస్‌పాషాను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

గృహిణి అదృశ్యం



మంజుల

చిలకలగూడ : గృహిణి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సబిత తెలిపిన వివరాల ప్రకారం .. సీతాఫల్‌మండి శ్రీగిరిసత్యసాయి ఎన్క్లేవ్‌లో నివసిస్తున్న చింతపట్ల మంజుల (50) గృహిణి. ఈనెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లిన మంజుల తిరిగి ఇంటికి చేరలేదు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసిన ఫలితం లేకపోవడంతో కుమారుడు ఆదర్శ్‌చారి పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అదృశ్యమైన మంజుల ఆచూకీ తెలిస్తే చిలకలగూడ ఠాణాకు సమాచారం అందించాలని ఎస్ఐ సబిత కోరారు.

యువతి అదృశ్యం



గంగాబాయి

సనత్‌నగర్: మరో పది రోజుల్లో వివాహం ఉండగా ఓ యువతి అదృశ్యమైన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీరాములు తెలిపిన మేరకు..రసూల్‌పురా ప్రాంతంలోని గన్‌బజార్‌కు చెందిన విఠల్‌సింగ్ కుమార్తె గంగాబాయి (25) మెడికోవర్ హాస్పటల్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. మే 1న గంగాబాయికి వివాహం నిశ్చయం చేశారు. కాగా ఈ నెల 15న ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్‌కు 6 నామినేషన్లు దాఖలు



రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్



రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్

సికింద్రాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జీ.కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే టీ.పద్మారావుగౌడ్ తలా నలుగురు మద్దతుదారులతో వచ్చి నామినేషన్లు దాఖలు చేసుకున్నారు.

- మాజీమంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌తో కలిసి ఎన్నికల కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి టీ.పద్మారావుగౌడ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
- బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు యుగతులసి పార్టీ అభ్యర్థిగా కొలిశెట్టి శివకుమార్, సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా బీరంగంటి సునీతారాణి, సోషలిస్ట్ యునిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యునిస్టు) పార్టీ అభ్యర్థిగా ఆర్.గంగాధర, స్వతంత్ర అభ్యర్థిగా చలిక చంద్రశేఖర్‌లు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
- సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి శుక్రవారం ఆరుగురు అభ్యర్థుల నుంచి 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్టు సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్‌కేశవ్‌పాటిల్ ప్రకటించారు.

సికింద్రాబాద్‌లో బీజేపీ భారీ ర్యాలీ



వారాసీగూడ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో బీజేపీ నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభను పురస్కరించుకుని బీజేపీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు. వారాసీగూడలోని శివాజీ విగ్రహం నుంచి సీతాఫల్‌మండి, చిలకలగూడ మీదుగా ప్యాట్నీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, జిల్లా నాయకులు రాచమల్ల కృష్ణమూర్తి, రవిప్రసాద్‌గౌడ్, కే.నాగేశ్వర్‌రెడ్డి, అంబాల రాజేశ్వర్‌రావు, ముఠా గణేశ్, నగరపు శ్యాం, పంపరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు



కిషన్‌రెడ్డికి అమ్మవారి రక్షా కడుతున్న కార్తీకరెడ్డి

లాలాపేట: సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా జి. కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తార్నాక డివిజన్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మహంకాళి అమ్మవారికి కిషన్‌రెడ్డితో కలిసి మాజీ మేయర్ కార్తీకరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్తీకరెడ్డి కిషన్‌రెడ్డికి అమ్మవారి రక్షాను చేతికి కట్టి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలనీ ఆకాంక్షించారు. అనంతరం నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తార్నాక డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలున్నారు.

ఎన్ఐఎన్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి



మహనీయుల చిత్రపటాలకు పూలమాల సమర్పిస్తున్న దృశ్యం

లాలాపేట: తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థలో(ఎన్ఐఎన్) శనివారం డా. బిఆర్. అంబేడ్కర్, డా. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి. కాశీం, ఎన్ఐఎన్ డైరెక్టర్ డా. హేమలత, సైంటిస్టు భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొ.కాశీం మాట్లాడుతూ దేశంలోని మెజార్టీ వర్గాలు మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, మహిళల హక్కుల కోసం మహనీయులిద్దరూ తమ జీవితాంతం పోరాడారని తెలిపారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌లు ఇద్దరూ భిన్న సిద్ధాంతాలు కల్గి ఉన్నప్పటికి అణగారిన వర్గాలకు ఓటు హక్కు, రిజర్వేషన్ల కోసం కలిసి పని చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేడుకల కన్వీనర్ ఎస్. లక్ష్మణ్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. హరినారాయణ, ఎస్సీ ఎస్టీ లైజన్ ఆఫీసర్ డా. ఎస్. అర్లప్ప, ఎన్ఐఎన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు, సైంటిస్టులు పాల్గొన్నారు.

అందం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది

సినీ నటి అనన్య నాగళ్ల



క్లినిక్‌ను ప్రారంభిస్తున్న సినీ నటి అనన్య నాగళ్ల

బంజారాహిల్స్: ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అందం పాత్రం ఎంతో ముఖ్యమైనదని సినీ నటి అనన్య నాగళ్ల అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్, గ్లోస్కిన్ క్లినిక్‌ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మారుతున్న జీవనశైలి, అలవాట్లకు ప్రతీ ఒక్కరిలో జుట్టురాలడం, చర్మ సంబంధిత సమస్యలు రావడం సహజమైపోయిందని ఇలాంటి సమస్యలకు అత్యాధునిక పరిజ్ఞానంతో చికిత్సలు రావడం మంచి పరిణామమని అన్నారు. కార్యక్రమంలో గ్రోహెయిర్ ఎండీ శరణ్ వేల్‌జె, నిర్వాహకులు భార్గవి గంజి తదితరులు పాల్గొన్నారు.

సురేందర్‌కు డాక్టరేట్ ప్రదానం

లాలాపేట: సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ తెలుగు కవి, రచయిత పగిడిపల్లి సురేందర్ డాక్టరేట్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డును అందుకున్నారు. ఈయన తెలుగు సాహిత్యంలో అనేక రచనలు, సాహిత్య సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఇటీవల రవీంద్రభారతీలో జరిగిన కార్యక్రమంలో ఫ్రెండ్‌షిప్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ డా. అల్లూరి విల్సన్, గౌరవ అధ్యక్షులు పి విఎస్ అంజనీ కుమారి, గన్ షూట్‌లో జాతీయ స్థాయి అవార్డు గ్రహీత భువన, ప్రముఖ నటుడు రామ్‌మాణిక్, చేతుల మీదుగా సురేందర్‌కు డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డును అందజేశారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య



రాకేష్ కిరణ్

సనత్‌నగర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ పురేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. సనత్‌నగర్‌లోని ఎస్ఆర్‌టీకాలనీకి చెందిన రాకేష్‌కిరణ్ (37)కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. రాకేష్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, చిట్టీలు వేసే వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్రమంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన రాకేష్ కిరణ్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని రసాయన ద్రావణం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పద్మారావుగౌడ్ ఆస్తులు 4.2 కోట్లు

సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి టీ.పద్మారావుగౌడ్ తన కుటుంబానికి రూ.4.2 కోట్ల ఆస్తులు, రూ.50 లక్షల అప్పులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల్లో తన పేరిట రూ.2.70 కోట్ల చరాస్తి, తన భార్య స్వరూప పేరిట రూ.93 లక్షల చరాస్తి, రూ. 56.48 లక్షల స్థిరాస్తి ఉన్నట్టు వెల్లడించారు. తన చేతిలో రూ.1.90 లక్షలు, భార్య చేతిలో రూ.1,60,000 నగదు ఉన్నట్టు తెలిపారు. తన పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.1.10 కోట్లు, భార్య పేరిట రూ.87 వేల డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు. తన పేరిట వోల్వో కారు, భార్య పేరిట స్కార్పియో కారు, తనకు 600 గ్రాముల బంగారు ఆభరణాలు, భార్యకు 750 గ్రాముల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు. కారు కొనుగోలుకు సంబంధించి ఎస్‌బీఐ సెక్రటేరియట్ బ్రాంచిలో రూ.50 లక్షలు రుణం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఎర్రగడ్డ రైతుబజార్‌లో కూరగాయల ధరలు

సనత్‌నగర్: టమాటా రూ.13, నల్లవంకాయ 18, పొడుగు వంకాయ 18, బెండకాయ 40, పచ్చిమిర్చి 55, బజ్జీమిర్చి 28, క్యాప్సికమ్ 65, పచ్చకాకర 35, పందిరి బీర 45, క్యాబేజీ 19, క్యారెట్ 33, దొండ 23, గుండుబీన్స్ 55, గింజ చిక్కుడు 45, గోకరకాయ 35, కీర 25, దోసకాయ 16, బీట్‌రూట్ 21, ఉల్లిగడ్డ 19, ఆలుగడ్డ 33, చామగడ్డ 35, మొరంగడ్డ 19, కందగడ్డ 65, సొరకాయ 11, పొట్లకాయ 18, అరటికాయ 9, మునగకాయ 3–4, ముల్లంగి 4–5. ఈ ధరలు శనివారం ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

రేపు తెలంగాణ ప్రజా పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ ప్రజా పార్టీ (టీపీపీ) ఎంపీ అభ్యర్థుల ఎంపికకు రేపు (21న) ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉదయం 10 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ అధ్యక్షులు కంచెర్ల బద్రీ శుక్రవారం పేర్కొన్నారు. డబ్బులేని రాజకీయాల కోసం విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఏర్పడిన టీపీపీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. పోటీకి చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు మావేశానికి హాజరుకావాలని కోరారు.

శ్రీనివాసనగర్‌లో పర్యటించిన కార్పొరేటర్

చిలకలగూడ : సీతాఫల్‌మండి డివిజన్ శ్రీనివాసనగర్, ఫ్రైడేమార్కెట్, షాబాద్‌గూడ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ శుక్రవారం పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జలమండలి అధికారులతో మాట్లాడి మంచినీటి సరఫరా వేళలు పాటించాలని కోరారు. వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉంటుందని, మంచినీటిని వృధా చేయరాదని అవగాహన కల్పించారు. ప్రజాసమస్యలను తన దృష్టికి తెస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

'నీతి, నిజాయితీకి మారుపేరు మోదీ'

సనత్‌నగర్: నీతి, నిజాయితీకి మారుపేరుగా, ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పరిపాలనను సాగిస్తున్న నరేంద్రమోదీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత మర్రి పురురవరెడ్డి అన్నారు. బేగంపేటలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అమీర్‌పేట డివిజన్ బాపునగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు సందీప్‌కుమార్, శ్రీరామ్, పవన్‌కుమార్, గణేష్, సాయితేజ, పృద్వీలు వారి సహచర మిత్రులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పురురవరెడ్డి కాషాయ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు.

వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరికలు



మైనంపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న దృశ్యం

కంటోన్మెంట్: కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంటు ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు, శ్రీగణేష్‌ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు అజయ్, సదానంద్, తేజ్‌పాల్, రమేష్, బాలరాజు, రఫీ తదితరులకు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

కంటోన్మెంట్ నియోజకర్గంలోని వడ్డెరబస్తీ, లోయనగర్‌లలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామి ఇచ్చినట్లుగానే గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తుందని, మిగతా వాటిని ఎన్నికల అనంతరం అమలు చేస్తుందని చెప్పారు. సందర్భంగా లోయనగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యాంసుందర్ తదితరులు శ్రీగణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాహుల్‌గాంధీని ప్రధాని చేసే బాధ్యత అందరిదీ



కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులతో కోట నీలిమ

సనత్‌నగర్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో పాటు భారత్ జోడో, భారత్ జోడో న్యాయ యాత్రలు పూర్తిస్థాయిలో పాల్గొన్న సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ఇస్మాయిల్‌ను కాంగ్రెస్ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట నీలిమ సన్మానించారు. అలాగే బీజేపీ నేత షేక్‌గౌస్ తన అనుచరులతో కలిసి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. షేక్ గౌస్‌తో పాటు బీజేపీ నాయకులు నజీర్, అద్నా, అస్సలం, సాదిక్, ఖాన్, తన్వీర్, సాయి తదితరులు పార్టీలో చేరారు. బేగంపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఆయా కార్యక్రమాల్లో కోట నీలిమ మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దు

రసూల్‌పురా: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను నమ్మవద్దని ఈసారి జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితను భారీ మేజార్టీతో గెలిపించా లని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం నియోజకవర్గం ఏడవ వార్డు లాల్‌బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బోర్డు మాజీ సభ్యులు పి. శ్యాంకుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వార్డు నాయకుల, కార్తకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయన్న అంటే కంటోన్మెంట్ అని అన్నారు. నిరంతరం ప్రజాసేవకే అంకితమైన సాయన్న బిడ్డను ఈసారి ఉప ఎన్నికలో మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. తండ్రి లేని బిడ్డకు అండగా ఉండి ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ, యశ్వంత్ కుమార్, సునీత, రాజిరెడ్డి. సంగీత తదితరులు పాల్గొన్నారు.

రాధాకిషన్‌రావు కేసు సనత్‌నగర్‌కు బదిలీ

సనత్‌నగర్: మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును శుక్రవారం సనత్‌నగర్‌కు బదిలీ చేశారు. కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీ ప్రాంతంలో నివసించే సుదర్శన్ అనే వ్యక్తి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 3న రాధాకిషన్‌రావుతో పాటు సనత్‌నగర్‌కు చెందిన రాజ, విశ్వనాథరాజులపై ఫిర్యాదు చేశారు. అయితే సంఘటన పరిధి సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కావడంతో కేసును కూకట్‌పల్లి నుంచి ఇక్కడకు బదిలీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 2017లో సనత్‌నగర్ అపార్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ విషయమై రాజ, విశ్వనాథరాజు అనే వ్యక్తులతో సుదర్శన్ భాగస్వామిగా ఉన్నాడు. ఒప్పందం ప్రకారం తనకు రావలసిన వాటాలో భాగంగా సనత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ తీసుకున్న సుదర్శన్ తన కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని, మరో ఐదు లక్షలు ఇవాల్సిందిగా రాజ, విశ్వనాథరాజులు సుదర్శన్‌ను అడిగారు. ఇందుకు సుదర్శన్ నిరాకరించాడు. ఆ సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చి తనను సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి రెండు రోజులు నిర్బంధించి హింసించారని సుదర్శన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావు కేసు నమోదు చేస్తానని తనను బెదిరింపులకు పాల్పడ్డారని, దీంతో తాను భయాందోళనకు గురై సనత్‌నగర్ నుంచి కూకట్‌పల్లికి వచ్చేశానని తెలిపాడు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు అరెస్టు కావడంతో తనకు న్యాయం జరుగుతుందని భావించి పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో ప్రస్తావించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని ఇన్‌స్పెక్టర్ పురేందర్‌రెడ్డి తెలిపారు.

ఓటు హక్కుపై అవగాహన

లాలాపేట: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలందరూ ఉపయోగించుకోవాలనీ డీపీఓ శ్రీనాథ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తార్నాక డివిజన్ లాలాపేటలో స్లమ్ లెవల్ గ్రూప్స్(ఎస్ఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు. లాలాపేట బస్తీల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కల్గి ఉన్న ప్రతి ఒకరూ తమ ఓటును ఓటరు లిస్టులో చెక్ చేసుకోవాలనీ సూచించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

'శివనాడార్'లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం



మాట్లాడుతున్న షివ్‌నాడార్ యూనివర్సిటీ అడ్మిషన్స్ చైర్‌పర్సన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌సింగ్

సనత్‌నగర్: ఢిల్లీలోని శివనాడార్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ప్రకటించినట్లు శివనాడార్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్, అడ్మిషన్స్ చైర్‌పర్సన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌సింగ్ తెలిపారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ లో 17 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంకు యూనివర్శిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం కొత్త ఉపకార వేతనాలను ప్రవేశపెట్టామన్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన 150 ల్యాబ్స్ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం యూనివర్శిటీలో 3000 మంది విద్యార్థులు, 250 మందికి పైగా బోధనా సిబ్బంది ఉన్నారన్నారు. 2022లో ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదా లభించినట్లు వివరించారు.



టెక్నోస్మానియాలో డాన్స్ జోష్

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లో కొనసాగుతున్న టెక్నోస్మానియా–2024 రెండో రోజుల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. శుక్రవారం వివిధ విభాగాలలో జరిగిన సెమినార్ల అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక పై విద్యార్థులు, అధ్యాపకులు డాన్సులు వేస్తు ఆనందించారు.

కారుకే ఓటు వేయండి



రసూల్‌పురా: మే13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు వేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న కోరారు. శుక్రవారం రాత్రి కంటోన్మెంట్ నియోజక వర్గంలోని మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హట్స్, శ్రీరాంనగర్, గాంధీనగర్, బేరర్స్‌లైన్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్, అనిల్, సాయికిరణ్, సుదర్శన్, శేఖర్, రాకేష్, సంధ్య, కనకయ్య. శ్రీనివాస్ పాల్గొన్నారు.